రేషన్ డీలర్ల పోస్టులకు ఇంటర్వ్యూలు

బోధన్‌రూరల్, అక్టోబరు 13: బోధన్ సబ్‌డివిజన్‌లో ఖాళీగా ఉన్న రేషన్ డీలర్ల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో ఒక ప్రకటనలో పేర్కొన్నారు. డివిజన్‌లో పరిధిలో 17 డీలర్ల పోస్టుల భర్తీకి గత నెల 26వ తేదీన రాత పరీక్ష నిర్వహించామని, అందులో ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 15వ తేదీ నుంచి 17వ తేదీ వరకు మౌఖిక పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఉదయం 10గంటలకు బోధన్ సబ్ కలెక్టర్ కార్యాలయంలో మౌఖిక పరీక్షలు ఉంటాయన్నారు.



యథేచ్ఛగా రేషన్ దందా!

పక్కదారి పడుతున్న సబ్సిడీ బియ్యం



ఇటీవల దాస్‌నగర్ మహాలక్ష్మి ఇండస్ట్రీస్‌లో పట్టుబడ్డ రేషన్ బియ్యం వాహనం

- రేషన్ బియ్యం మాఫియాతో రైస్‌మిల్లర్ల మిలాకత్
- పోలీసులు, ఎన్‌ఫోర్స్‌మెంట్ దాడుల్లో భారీగా పట్టుబడుతున్న బియ్యం
- తనిఖీలు మరచిన పౌరసరఫరాల అధికారులు

నిజామాబాద్ అర్బన్, అక్టోబరు 13: పేద, మధ్యతరగతి ప్రజలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతినెలా పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడటం లేదు. ఇటీవల పోలీసులు, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు రైస్ మిల్లులపై చేసిన దాడుల్లో భారీగా పీడీఎస్ బియ్యం దొరకడంతో జిల్లాలో పీడీఎస్ బియ్యం దందా ఏ విధంగా కొనసాగుతుందో అర్థమవుతోంది. పేదలకు ప్రభుత్వం పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యాన్ని ఒక మాఫియాగా ఏర్పడి రేషన్ షాప్‌లు, లబ్ధిదారుల నుంచి దళారులు బియ్యాన్ని సేకరించి రైస్ మిల్లర్‌లకు అమ్ముతున్నారు. కొంతమంది దళారులు రేషన్ బియ్యాన్ని సేకరించేందుకు కొన్ని టీంలను ఏర్పాటు చేసుకుని బియ్యాన్ని సేకరిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. రేషన్ బియ్యం సక్రమంగా పంపిణీ అవుతుందో లేదో చూడాల్సిన బాధ్యత పౌరసరఫరాల అధికారులపై ఉన్నప్పటికీ ఇటీవల కాలంలో పౌరసరఫరాల అధికారులు తనిఖీలు చేసిన దాఖలాలు కనిపించడం లేదు. జిల్లాలో కేవలం ఏడుగురు మాత్రమే డిప్యూటీ తహసీల్దార్ హోదాలో పౌరసరఫరాల శాఖలో ఉన్నారు. సరిపడా సిబ్బంది లేక, రాజకీయ ఒత్తిళ్లతో పౌరసరఫరాల అధికారులు రేషన్ దుకాణాలను, రైస్‌మిల్లులను తనిఖీలు చేయడం లేదు. కొన్ని చోట్ల వస్తున్న ఫిర్యాదులతో ఇటీవల పోలీసు, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు జిల్లా వ్యాప్తంగా రైస్ మిల్లులలో తనిఖీలు చేస్తున్నారు. ఈ తనిఖీల్లో భారీ స్థాయిలో పీడీఎస్ బియ్యం పట్టుబడుతోంది. ఇటీవల నగర శివారులోని దాస్‌నగర్ వద్ద మహాలక్ష్మి ఇండస్ట్రీస్‌లో పోలీసులు, ఎన్‌ఫోర్స్‌మెంట్ దాడిలో భారీ మొత్తంలో పీడీఎస్ బియ్యం లభ్యమైంది. సీఎంఆర్ కేటాయింపులు రైస్‌మిల్లర్లు ఇవ్వాల్సి ఉండటంతో వాటిని భర్తీ చేసేందుకు పీడీఎస్ బియ్యాన్ని కొనుగోలు చేసి రీసైక్లింగ్ చేస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పీడీఎస్ బియ్యం మాఫియాతో రైస్‌మిల్లర్లకు సంబంధాలు ఉన్నట్లు తెలిసినా.. పౌరసరఫరాల అధికారులు మాత్రం చూసిచూడనట్లు వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది.

ప్రతి నెలా లక్షా 70వేల క్వింటాళ్ల రేషన్ బియ్యం సరఫరా..

జిల్లాలో ప్రతి నెలా సుమారుగా లక్షా 70వేల క్వింటాళ్ల రేషన్ బియ్యం సరఫరా జరుగుతోంది. ఆహార భద్రతకార్డులు, అన్నపూర్ణ, అంత్యోదయ, అన్నయోజన కింద జిల్లాలోని 759 రేషన్ దుకాణాల ద్వారా 3లక్షల 80వేల 48 ఆహార భద్రత కార్డుల ద్వారా 12లక్షల 58వేల 950 మంది లబ్ధిదారులకు పంపిణి చేస్తున్నారు. జిల్లాలో 1205 ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న లక్షా 45వేల మంది విద్యార్థులకు 21వేల క్వింటాళ్ల బియ్యం మధ్యాహ్న భోజన పథకం కోసం 155 బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వసతి గృహాల్లో చదువుతున్న 38వేల మంది విద్యార్థులకు 23వేల టన్నుల బియ్యాన్ని సరఫరా చేస్తున్నారు. 1500 అంగన్‌వాడీ కేంద్రాలకు 15వేల క్వింటాళ్ల బియ్యం రేషన్ దుకాణాల ద్వారా అందజేస్తున్నారు. ఆహార భద్రత కార్డుదారులకు ఒక్కొక్కరికి 6 కిలల చొప్పున అన్నపూర్ణ కార్డు దారులకు ఉచితంగా 10 కిలోలు, అంత్యోదయ, అన్నపూర్ణ కార్డుదారులకు ప్రతి నెలా 35కిలోల బియ్యం ఉచితంగా అందజేస్తున్నారు.

రెచ్చిపోతున్న పీడీఎస్ మాఫియా..

జిల్లాలో పీడీఎస్ బియ్యం మాఫియా రైస్‌మిల్లర్లతో ఒప్పందాలు చేసుకుంటూ రీసైక్లింగ్ దందా నిర్వహిస్తున్నారు. ఇటీవల కాలంలో రైస్‌మిల్లులలో పట్టుబడుతున్న వాహనాలు, బస్తాలు పీడీఎస్ మాఫియాకు చెందినవే కావడం గమనార్హం. రేషన్ షాపుల ద్వారా సరఫరా అయిన బియ్యాన్ని పీడీఎస్ మాఫియా కొనుగోలు చేసి వాటిని రైస్ మిల్లులకు సప్లై చేస్తున్నారు. వాటిని రైస్‌మిల్లర్లు దొడ్డు బియ్యాన్ని సన్న బియ్యంగా మార్చి వ్యాపారం నిర్వహిస్తున్నారు. జిల్లాలో పీడీఎస్ దందా యథేచ్ఛగా జరుగుతున్నా.. పౌరసరఫరాల అధికారులు మాత్రం చూసిచూడనట్లు వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. రైస్‌మిల్లుల నుంచి ప్రతినెలా అందుతున్న తాయిళాల కారణంగానే పౌరసరఫరాల అధికారులు రైస్‌మిల్లుల వైపు కన్నెత్తి చూడటం లేదు. జిల్లాలో డీపీఎస్ బియ్యం దందా విషయంలో గతంలో హత్యలు జరిగిన ఘటనలు ఉన్నాయి. కొంత మంది మాఫియాగా ఏర్పడి దందాను నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. నగరంలోని కొన్ని మైనార్టీ ఏరియాల్లో పీడీఎస్ దందా కోసం కొన్ని ముఠాలే ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వారికి అడ్డుపడితే చంపడానికి కూడా వెనకాడరనే ఉద్దేశంతో ఎవరూ కూడా వారి జోలికి వెళ్లడం లేదు. అధికారులు సైతం ఈ విషయంలో భయపడుతున్నట్లు తెలుస్తోంది. సీఎంఆర్ బియ్యం కోసం పీడీఎస్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి దందా నిర్వహిస్తున్నట్లు రైస్‌మిల్లులపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

తనిఖీలు చేపడతాం..



:అర్వింద్‌రెడ్డి, డీఎస్‌వో

జిల్లాలో పీడీఎస్ బియ్యాన్ని బ్లాక్ మార్కెట్‌లోకి తరలించే విషయంలో తనిఖీలు చేస్తున్నాం. సిబ్బంది కొరత వల్ల గత కొద్ది కాలంగా తనిఖీలు నిర్వహించని మాట వాస్తవమే. రేషన్ బియ్యాన్ని బ్లాక్ మార్కెట్‌లోకి తరలించినా, రైస్‌మిల్లర్లు కొనుగోలు చేసినా కఠిన చర్యలు తీసుకుంటాం.

కేసులు అవుతున్నా.. ఆగని అక్రమ రవాణా

చౌక ధరల దుకాణాల ద్వారా పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2016 పీడీఎస్ తెలంగాణ కంట్రోల్ ఆర్డర్‌ను తీసుకువచ్చింది. ఈ ఆర్డర్ ప్రకారం చౌక ధరల దుకాణాల తనిఖీ, పీడీఎస్ బియ్యం అక్రమ నిల్వలు, సరఫరాపై రెవెన్యూశాఖలోని ఆర్‌ఐలు, తహసీల్దార్‌లు, పోలీసులు, పౌరసరఫరాల శాఖలోని డిప్యూటీ తహసీల్దార్‌లు కేసులు నమోదు చేసే అధికారులు ఇచ్చారు. పోలీసుశాఖలోని టాస్క్‌ఫోర్స్ బృందం సైతం రేషన్ బియ్యం అక్రమ నిల్వలు, రవాణాపై దాడులు చేసి పట్టుకునే అధికారాన్ని ఈ యాక్ట్ ద్వారా ప్రభుత్వం కల్పించింది. జిల్లాలో 2022లో 100 కేసులు నమోదు కాగా 2023లోనూ సుమారు 80 వరకు కేసులు నమోదయ్యాయి. ఈయేడాది కూడా 50 వరకు పీడీఎస్ కేసులు నమోదైనట్లు తెలుస్తోంది.

దాస్‌నగర్ మహాలక్ష్మి ఇండస్ట్రీస్ వద్ద పోలీసులు (ఫైల్)





విద్యుత్ శాఖలో బది'లీలలు'!

- కిందిస్థాయి ఉద్యోగులకు ఓ న్యాయం.. పై స్థాయి ఉద్యోగులకు మరోన్యాయం అంటూ ఆరోపణలు
- ఇరవై ఏళ్లుగా జిల్లా నుంచి కదలని కొందరు ఉద్యోగులు
- బదిలీల్లో పైరవీలకే ప్రాధాన్యం!

సుభాష్‌నగర్, అక్టోబరు 13: విద్యుత్‌శాఖలో బదిలీల ప్రక్రియ ముగిసింది. బదిలీలల్లో కిందిస్థాయి ఉద్యోగులకు ఒక న్యాయం.. గెజిటెడ్ ఉద్యోగులకు మరో న్యాయం జరిగిందంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇరవై సంవత్సరాలుగా కొందరు ఉద్యోగులు జిల్లా నుంచి కదలడం లేదు. ఈ సారి తప్పనిసరిగా బదిలీ కావాల్సి ఉండగా.. తమ పైరవీలకు పదును చెప్పి జిల్లా నుంచి వెళ్లకుండా మళ్లీ ఇక్కడే తిష్టవేశారు. కొందరు యూనియన్ లీడర్లు ప్రొటెక్షన్ పేరుతో జిల్లా నుంచి వెళ్లకపోగా.. మరికొందరు వరంగల్ స్థాయి ఉన్నతాధికారులతో పైరవీలు చేయించి బదిలీలు తమకు అనుకూలంగా మలుచుకున్నారు. నూతన సీఎండీ వచ్చాక పైరవీలకు స్థానం ఉండదని చెప్పిన జిల్లాకు చెందిన బడా యూనియన్ నాయకులు తమకు అనుకూలంగా ఉండే వరంగల్ స్థాయి అధికారులతో పైరవీలు చేయించి తమకు అనుకూలమైన ప్లేస్‌కు బదిలీ అయినట్లు పలువురు చర్చించుకుంటున్నారు. బదిలీలల్లో పారదర్శకత ఉండేందుకు వెబ్ ఆప్షన్‌లను ఇచ్చారు. జేఎల్‌ఎం నుంచి ఫోర్‌మెన్ వరకు మామూలు ఆప్షన్‌లు ఇవ్వగా.. మిగతా వారికి వెబ్ ఆప్షన్‌లను ఇచ్చారు. దీంతో అక్రమ బదిలీలకు చోటు ఉండదంటూ ఉన్నతస్థాయి అధికారులు ఊదరగొట్టారు. అయినా అక్రమ బదిలీలు ఆగలేదు. డివిజన్‌ల పరిధిలో ఆప్షన్ల ప్రకారం కొందరికే ఇచ్చారు. మిగతా వారికి తమకు అనుకూలంగా ఉన్నవారికి బదిలీల్లో ప్రాముఖ్యత పాటించారని యూనియన్ నాయకులు ఆరోపిస్తున్నారు. జాబితాలో మొదటి స్థానాల్లో ఉన్న ఉద్యోగి ఎంచుకున్న ఆప్షన్‌లను పక్కనబెట్టి మిగతా వారిని అందలం ఎక్కించారని సమాచారం. డీఈలు కొందరు ఇష్టప్రకారమే బదిలీలు చేయడం చర్చనీయాంశమైంది.

అకౌంట్ సెక్షన్‌లో అక్రమంగా బదిలీ ప్రక్రియ..

అకౌంట్ సెక్షన్‌లో బదిలీల ప్రక్రియ సక్రమంగా జరగలేదని ఆరోపణలు వినిపస్తున్నాయి. కొన్నేళ్లుగా జిల్లాకు అతుక్కుపోయి ఇక్కడే పనిచేస్తున్నారు. ప్రస్తుత బదిలీల్లో వారు బదిలీ కావాల్సి ఉండగా వరంగల్ కంపెనీ స్థాయి అధికారులతో పైరవీలు చేయించి ఇక్కడే ఉండే విధంగా చూసుకున్నారు. అసిస్టెంట్ అకౌంటెంట్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న ఇద్దరు వ్యక్తులు ఒకరి స్థానం నుంచి మరొకరు బదిలీ అయ్యే విధంగా చూసుకున్నారు. జిల్లాకు చెందిన చాలా మంది బయట జిల్లాల్లో చాలా సంవత్సరాలుగా ఈ పోస్టులల్లో పనిచేస్తున్నారు. వీరు బయటకు వెళితే తప్ప బయటివారు ఇక్కడికి వచ్చే ఆస్కారం లేదు. వీరు చాలా సంవత్సరాలుగా ఇక్కడే పనిచేస్తూ బయటకు వెళ్లకుండా పైరవీలతో ఇక్కడే పనిచేస్తున్నారు. ఇక్కడ ఖాళీ ఉన్నట్లు చూపించి ఇక్కడ పనిచేస్తున్నారు. ఖాళీ ఉంటే ఇతర జిల్లాల నుంచి మన జిల్లాకు చెందిన ఉద్యోగులు ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. ఆ ఖాళీలను చాలా సంవత్సరాలుగా ఇక్కడే పనిచేస్తున్న వారితో భర్తీ చేయడంతో ఇతర జిల్లాలో పని చేస్తున్న జిల్లాకు చెందిన ఉద్యోగులకు అన్యాయం జరుగుతోంది. వరంగల్ స్థాయి ఉన్నతాధికారులు ఈ బదిలీలపై దృష్టిపెట్టి బదిలీలను సక్రమంగా చేయాలని మిగతా ఉద్యోగులు కోరుతున్నారు.



• కోటగిరిలో రావణ దహనం నిర్వహిస్తున్న దృశ్యం

అంబరాన్నంటిన.. దసరా సంబురాలు

జిల్లా వ్యాప్తంగా శనివారం విజయదశమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సకల శుభాలు, ఆయురారోగ్యాలు కలగాలని వేడుకుంటూ శమీ వృక్షానికి ప్రత్యేక పూజలు చేశారు. దసరా పండగ రోజున పాల పిట్టను దర్శించుకొనేందుకు నగర శివారు ప్రాంతాలకు వెళ్లారు. వివిధ వృత్తుల వారు, కార్మికులు పనిముట్లకు, ఆయుధాలకు పూజలు జరిపారు. జిల్లా కేంద్రంలోని నాగారంలో ఏర్పాటు చేసిన రావణ దహనం కార్యక్రమానికి అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ హాజరై అమ్మవారికి పూజలు చేసి రావణ దహనాన్ని జరిపారు.

\- న్యూస్ నెట్‌వర్క్, నిజామాబాద్



• నగరంలో శమీ పూజలు..



• కోటగిరిలో..



• ఎడపల్లిలో..



• రెంజల్‌లో..



• మెండోరలో శమీ పూజలు



• నగరంలో రావణ దహనాన్ని నిర్వహిస్తున్న ఎమ్మెల్యే ధన్‌పాల్





• కోటగిరిలో దుర్గామాత శోభాయాత్ర



• నగరంలో..

గంగమ్మ ఒడికి దేవీ మాతలు



జిల్లా వ్యాప్తంగా దేవీశరన్నవరాత్రి ఉత్సవాలను వైభవంగా జరుపుకొన్నారు. పది రోజులపాటు భక్తులచే పూజలందుకున్న దేవీమాతలను ఆదివారం నిమజ్జనానికి తరలించారు. నిమజ్జన శోభాయాత్ర జరిగిన దారిపొడవునా భక్తులు మంగళహారతులు, కొబ్బరికాయలను, నైవేద్యాలను సమర్పించుకున్నారు. అమ్మవారి ఎదుట భవాని, సాధరణ భక్తులు నృత్యాలు చేస్తూ తన్మయత్వం చెందారు. బాణ సంచాలను కల్చుతూ, కాషాయ జెండాలను పట్టుకొని ర్యాలీగా అమ్మవారికి స్వాగతం పలికారు. 'జై బోలో జగదంబే, దేవీమాతకు జై.. జైజై మాతా' అంటూ భక్తులు అమ్మవారిని నిమజ్జనానికి తరలించారు.

-న్యూస్‌నెట్‌వర్క్, నిజామాబాద్





• కమ్మర్‌పల్లిలో దుర్గామాత శోభాయాత్ర..

అంతర్జాతీయ అథ్లెటిక్స్ పోటీల్లో జిల్లా విద్యుత్ ఉద్యోగుల ప్రతిభ

సుభాష్‌నగర్, అక్టోబరు 13: అంతర్జాతీయ మాస్టర్ అథ్లెటిక్స్ పోటీల్లో నిజామాబాద్ జిల్లా విద్యుత్ శాఖ ఉద్యోగులు తమ ప్రతిభనుచాటారు. 36వ ఓపెన్ మాస్టర్ అథ్లెటిక్స్ అంతర్జాతీయ పోటీలు అక్టోబర్ 12, 13 తేదీల్లో మలేషియా దేశంలోని కౌలాలంపూర్ నగరంలో జరిగాయి. ఈ పోటీలల్లో జిల్లాకు చెందిన ఉద్యోగులు గోపి, వాగ్మారే దినేష్ భారతదేశం తరఫున ప్రాతినిధ్యం వహించి పతకాలు సాధించారు. వ్యక్తిగత విభాగంలో వాగ్మారే దినేష్ ఉత్తమ ప్రతిభను కనబర్చి లాంగ్ జంప్‌లో బంగారు పతకం, ట్రిబుల్ జంప్‌లో వెండి పతకం సాధించారు. గోపి 35 సంవత్సరాల కేటగిరిలో 110 మీటర్ల పరుగుపందెంలో వెండి పతకం, లాంగ్ జంప్‌లో వెండి పతకం, ట్రిబుల్ జంప్‌లో కాంస్య పతకం సాధించారు. అంతేకాకుండా 1600 మీటర్ల రన్నింగ్ రిలే పోటీలలో పాకిస్తాన్ జట్టును ఓడించి రజక పతకం సాధించారు. పతకాలు సాధించడం పట్ల టీజీఎన్‌పీడీసీఎల్ ఎస్ఈ రవీందర్ హర్షం వ్యక్తం చేశారు.

అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలి

● బోధన్ సబ్ కలెక్టర్ వికాస్


బోధన్‌లో శోభాయాత్ర ప్రారంభిస్తున్న సబ్‌కలెక్టర్


ఎడపల్లి దుర్గామాత శోభాయాత్రలో విన్యాసాలు చేస్తున్న కళాకారులు


మోస్రాలో శోభాయాత్ర దృశ్యం

బోధన్‌రూరల్,అక్టోబరు 13: అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో అన్నారు. ఆదివారం బోధన్ పట్టణంలోని ఏకచక్రేశ్వర శివాలయం వద్ద సార్వజనిక్ ఉత్సవ కమిటీ అమ్మవారి శోభాయాత్రను ప్రారంభించారు. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శోభాయాత్రను ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలన్నారు. సార్వజనిక్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడితో పాటు గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు గంగాధర్‌రావు పట్వారీ, సబ్ కలెక్టర్ దంపతులు, ఏసీపీ శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ అంకు సంధ్యదాము, ఉత్సవ కమిటీ సభ్యులు, పట్టణ ప్రముఖులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బ్యాండ్‌భజా చప్పుళ్ల మధ్య అమ్మవారి శోభాయాత్ర ఘనంగా కొనసాగింది. శోభాయాత్రలో పట్టణ ప్రముఖులు శరత్ రెడ్డి, బీర్కూర్ బుజ్జి, పిట్ల సత్యం, శ్రీకాంత్ గౌడ్, తహసీల్దార్, ఆర్ఐలు, పట్టణ ప్రముఖులు, సార్వజనిక్ ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

బోధన్‌రూరల్: బోధన్ పట్టణంలో అమ్మవారి నిమజ్జన శోభాయాత్ర ప్రశాంతంగా కొనసాగుతుంది. శివాలయం సార్వజనిక్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రారంభమైన శోభాయాత్ర ప్రధాన వీధుల గుండా శోభాయాత్ర కొనసాగుతుంది.

మోస్రా: మండల కేంద్రంతో పాటు మండలంలోని గోవూర్, తిమ్మాపూర్ గ్రామాల్లో 9రోజులుగా కొలువున్న దుర్గామాతలను బాసర గోదావరి నది వద్ద నిమజ్జనానికి తరలించారు. అదే విధంగా మండలంలోని చింతకుంట గ్రామంలో నవరాత్రుల కొలువుంచి తొమ్మిది సంవత్సరాలు అవుతున్న సందర్భంగా తొమ్మిది రకాల విగ్రహాల అవతారంలలో దుర్గామాత కొలువుంచితొమ్మిది రోజులుగా నిత్య హోమం, ప్రత్యేక పూజలు చేశారు.

సిరికొండ: తొమ్మిదిరోజుల పాటు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించిన దుర్గామాతలను శనివారం, ఆదివారం మండలంలోని వివిధ గ్రామాల్లో భక్తులు ప్రశాంతంగా నిమజ్జనం చేశారు. సిరికొండలో పెద్దహనుమాన్ మందిరం వద్ద ఏర్పాటు చేసిన దుర్గామాత శోభాయాత్రలో కళాకారులు ప్రదర్శించిన విన్యాసాలు భక్తులు ఎంతో అకట్టుకున్నాయి.

కోటగిరి: దేవ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా 9రోజులు ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. కోటగిరి, పోతంగల్ మండలాల్లో ఆదివారం దుర్గామాత శోభాయాత్ర సాగింది. శోభాయాత్రలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

ఎడపల్లి: దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మండలంలోని పలు గ్రామాలలో నెలకొల్పిన దుర్గామాతల శోభాయాత్రను ఆదివారం ఘనంగా నిర్వహించారు. 9 రోజులపాటు వివిధ రూపాలలో దుర్గామాతకు గ్రామ ప్రజలు పూజలు చేశారు.

ముప్కాల్: దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతిష్ఠించిన దుర్గాదేవికి నిత్యపూజలు అందుకున్న దుర్గాదేవి ఆదివారం శోభాయాత్రగా కన్నుల పండుగగా నిర్వహించారు. బాల్కొండ టీజీఎండీసీ చైర్మన్ అనిల్ కోఆపరేటివ్ సొసైటీ యూనియన్ చైర్మన్ మానాల మోహన్‌రెడ్డి అమ్మవారిని దర్శించుకున్నారు. కోలాటం, దండియా, డప్పుచప్పుళ్ళతో అమ్మవారి నిమజ్జనం చేశారు.

జక్రాన్‌పల్లి: మండలంలోని వివిధ గ్రామాల్లో దుర్గాదేవి శోభాయాత్రను మండపాల సభ్యులు, ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. గ్రామాల్లో దుర్గాదేవి మండపాల్లో తొమ్మిది రోజుల పాటు దుర్గాదేవిలను ప్రతిష్ఠించి ప్రజలు, భక్తులు, ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు.

రెంజల్: మండలంలోని తాడ్‌బిలోలి, బోర్గాం, రెంజల్, నీలా, కందకుర్తి, దూపల్లి, కళ్యాపూర్, కూనేపల్లిలో నిమజ్జన శోభాయాత్ర ఘనంగా జరిగింది.

రుద్రూరు: రుద్రూరు మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో దుర్గామాత శోభాయాత్రను ఆదివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. పోలీసుల బందోబస్తు మధ్య శోభాయాత్ర ప్రశాంతంగా జరిగింది. ఈ సందర్భంగా గ్రామ శివారులోని చెరువులలో నిమజ్జన ఉత్సవాలను నిర్వహించారు.ఈ శోభాయాత్రలో భక్తులు, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

నవీపేట: మండల కేంద్రంలో ఆదివారం రాత్రి దుర్గామాత శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు. శ్రీ దేవి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా 9రోజుల పాటు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

యంచ బీజాక్షర క్షేత్రాన్ని సందర్శించిన దిల్ రాజు


యజ్ఞం నిర్వహిస్తున్న దిల్ రాజు దంపతులు

నవీపేట,అక్టోబరు 13: మండలంలోని యంచలో బీజాక్షర క్షేత్రాన్ని ఆదివారం ప్రముఖ నిర్మాత దిల్ రాజు తన సతీమణి తేజస్విని, కుమారుడు అన్విలతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా బీజాక్షర క్షేత్రంలో పూజలు, యజ్ఞం నిర్వహించారు. ఈ సందర్భంగా క్షేత్రం నిర్వాహకులు శ్రీ వేద విద్యానంద గిరి స్వామి ఆధ్వర్యంలో దిల్ రాజు దంపతులతో పాటు కుమారుడికి నాలుకపై బీజాక్షరాలు లిఖించారు. ఈ కార్యక్రమంలో యంచ పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.

ఎమ్మార్పీఎస్ కోటగిరి మండల కమిటీ ఎన్నిక

కోటగిరి,అక్టోబరు 13: పోతంగల్ మండల ఎమ్మార్పీఎస్ నూతన కమిటీని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బాన్సువాడ నియోజకవర్గ ఇన్‌చార్జి పోచీరాం అధ్యక్షతన మండల కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా వీరయ్య, ఉపాధ్యక్షులుగా గణేష్, యాదు, సాయిలు, లాలు, ప్రధాన కార్యదర్శిగా సంగయ్య, కార్యదర్శిగా వెంకటి, ప్రచార కార్యదర్శిగా శ్రీకాంత్, కోశాధికారిగా గంగారాం, స్టూడెంట్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా హరిదాస్‌లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు దావులయ్య, తదితరులు పాల్గొన్నారు.

తొమ్మిది రోజుల పాటు కొనసాగిన చండీయాగం


పూర్ణాహుతి చేసిన దృశ్యం

నిజామాబాద్ కల్చరల్, అక్టోబరు 13: దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో తొమ్మిదిరోజుల పాటు నిర్వహించిన చండీహోమం, పూర్ణాహుతిని శనివారం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. నగరంలోని గాయత్రీనగర్‌లోని గాయత్రీ దేవాలయంలో నెలకొల్పిన దేవిమాత మండపంలో తొమ్మిదిరోజుల పాటు చండీహోమాన్ని జరిపారు. చివరి రోజున వేదపండితుల వేదమంత్రాలతో పూర్ణాహుతి తంతును పూర్తి చేశారు. ఈసారి 27వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని అమ్మవారిని మంటప నిర్వహకులు శ్రీకమలాత్మిక, శ్రీమాతంగి, శ్రీబగళాముఖి, శ్రీధూమావతి, శ్రీచిన్నమస్త, శ్రీభైరవి, శ్రీశోడశీ, శ్రీకాళికాదేవి, శ్రీతారాదేవి తొమ్మిది రూపాల్లో అమ్మవారిని అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. హోమంలో అమ్మవారితో పాటు గణపతి, బాలగణపతి రూపాల్లో భక్తులు దర్శించుకొని పర్వశించిపోయారు.

● అమ్మవారి లడ్డూకు భక్తుల పోటీ

దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో తొమ్మిది రోజుల పాటు అమ్మవారికి ప్రత్యేక పూజలను నిర్వహించిన భక్తులు లడ్డూను దక్కించుకోవడానికి పోటీ పడ్డారు. అమ్మవారి చేతులోని లడ్డూను దక్కించుకోవడం అదృష్టంగా భావించిన భక్తులు వేలంపాట ద్వారా లడ్డూను అధిక ధరను పాడి సొంతం చేసుకు న్నారు. పలు ప్రాంతాల్లో లడ్డూను లక్కీడిప్ ద్వారా మంటప నిర్వహకులు భక్తులకు అందజేశారు. జిల్లా కేంద్రంలోని చంద్రనగర్‌లోని దేవిమాత కమిటీ ఆధ్వర్యంలో లక్కీడ్రా ద్వారా కంచర్ల సంతోష్‌కుమార్ లడ్డూను దక్కించుకు న్నాడు.

● డిచ్‌పల్లిలో దుర్గామాతపల్లకి సేవ

డిచ్‌పల్లి, అక్టోబరు 13: మండలంలోని వివిధ గ్రామాల్లో ఏర్పాటు చేసిన మండపాల్లో కొలువై తొమ్మిది రోజుల పాటు భక్తుల పూజలందుకున్న దుర్గామాత అమ్మవారు విగ్రహాలను ఆదివారం నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా నిర్వహకులు భవానీ మాలదారణ భక్తులు దుర్గామాత విగ్రహాలతో ఘనంగా శోభాయాత్ర నిర్వహించారు. అందంగా అలంకరించిన ప్రత్యేకమైన వాహనాల్లో బాసర నదిలో నిమజ్జనంకు విగ్రహాలను తరలించారు.

గుండా మల్లేష్ ఆశయ సాధనకు కృషి చేయాలి

కోటగిరి,అక్టోబరు 13: అమరజీవి కామ్రేడ్ గుండా మల్లేష్ ఆశయ సాధనకు ప్రతీ ఒక్కరు కృషి చేయాల్సి అవసరం ఎంతైనా ఉందని సీపీఐ జిల్లా కార్యదర్శి సుధాకర్ పేర్కొన్నారు. కోటగిరి మండల కేంద్రంలో అమరజీవి కామ్రేడ్ గుండా మల్లేష్ 4వ వర్ధంతిని ఆదివారం నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. మాట్లాడుతూ అమరజీవి కామ్రేడ్ గుండా మల్లేష్ సింగరేని కార్మిక పక్షపాతగా ఉంటూ ఐదుసార్లు శాసన సభ్యులుగా ఎన్నికై అసెంబ్లీలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు ఓమయ్య, విఠల్ గౌడ్, గంగాధర్, రాములు పాల్గొన్నారు.

కామారెడ్డిలో పండుగ పూట విషాదం

● ఒకే కుటుంబంలో ముగ్గురి మృతి ● ఇద్దరు కుమారులను బావిలో తోసి తాను దూకేసిన తండ్రి ● దసరా రోజు రాత్రి ఘటన


మృతిచెందిన శ్రీనివాస్‌రెడ్డి, అనిరుద్‌రెడ్డి, విగ్నేష్‌రెడ్డి


రోధిస్తున్న కుటుంబీకులు, బంధువులు

తాడ్వాయి, అక్టోబరు 13: దసరా పండుగ రోజు అందరూ సంతోషంగా గడుపుతుంటే కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలోని నందివాడ గ్రామంలో ఓ ఘటనతో ఆ గ్రామమంతా కన్నీరుమున్నీరైంది. ఇద్దరు పిల్లలను వ్యవసాయ బావిలో తోసేసి తండ్రి కూడా అదే బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. గ్రామస్థులు, పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా నాయగావ్ గ్రామానికి చెందిన శ్రీనివాస్‌రెడ్డి (36) 12 సంవత్సరాల కిందట తాడ్వాయి మండలం నందివాడ గ్రామానికి చెందిన చిట్టెపు గుండారెడ్డి సుగుణవ కూతురు అపర్ణను వివాహం చేసుకుని ఇల్లరికం వచ్చాడు. నందివాడలోనే భార్యతో పాటు మామ, అత్తలతో కలిసి ఉంటున్నాడు. గత కొన్నిరోజులుగా వీరి కుటుంబంలోని భార్య, అత్తమామలతో విబేదాలు తలెత్తుతూ వచ్చాయి. 'నువ్వు ఇల్లరికం వచ్చావ్' అంటూ అత్తమామ, భార్య పెత్తనం పెరగడంతో ఆయనను మరింత మనస్థాపానికి గురి చేసింది. దీంతో గత 6 నెలల నుంచి శ్రీనివాస్ రెడ్డి వేరుగా ఉంటున్నాడ ని స్థానికులు పేర్కొంటున్నారు. అంతేకాకుండా క్రికెట్ బెట్టింగ్, జూదానికి అలవాటు పడి సుమారు రూ.లక్ష వరకు శ్రీనివాస్ రెడ్డి అప్పు చేసినట్లు తెలిసింది. ఇలా కుటుంబ కలహాలు, అప్పులు పెరగడంతో తీవ్ర మనోవేదనకు గురై తనతోపాటు కుటుంబమే ఉండవద్దని ఆలోచనతో తన కుమారులైన విగ్నేష్ రెడ్డి (4), అనిరుద్ రెడ్డి (6)లను శనివారం రాత్రి దసరా పండుగ సందర్భంగా బంధువులకు జంబి పెడుతానని కుమారులతో కలిసి బయలుదేరి వెళ్లాడు. రాత్రి ఇంటికి రాకపోగా వ్యవసాయ భూమి పక్కన ఉన్న బావిలో ఇద్దరు పిల్లలను తోసి హత్య చేసి తాను సైతం బావిలో బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆదివారం తెల్లవారుజామున ఇద్దరు పిల్లల శవాలు బయటకు తేలడంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఆ తర్వాత శ్రీనివాస్‌రెడ్డి మృతదేహం కూడా బయటపడడంతో పిల్లలను చంపి తాను ఆత్మహత్యచేసుకుని ఉంటాడని గ్రామస్తులు పేర్కొంటున్నారు. దీంతో సంఘటన స్థలానికి ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసులు, ఎస్ఐ వెంకటేశ్వర్లు వచ్చి శవాలను పరిశీలించి వివరాలు సేకరించారు. స్థానికంగానే పంచనామా నిర్వహించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు. మృతుని శ్రీనివాస్‌రెడ్డి, ఇద్దరు కూమారుల మృతి పై సమగ్ర విచారణ జరుపుతామని డీఎస్పీ తెలిపారు. భార్య అపర్ణ ఇచ్చిన ఫిర్యాదుమేరకు కేసున మోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులుతెలిపారు.దసరా పండుగ తెల్లవారే ఈ సంఘటన చోటు చేసుకోవడంతో గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. రోజు కేరింతలు కొడుతూ ఆడుకునే పిల్లలు శవాలుగా మారడంతో కుటుంబీకులు, బంధువులు చుట్టుపక్కల వారు కన్నిరు మున్నీరు అయ్యారు.

బాధిత కుటుంబానికి కాంగ్రెస్ నాయకుల ఆర్థికసాయం

కమ్మర్‌పల్లి, అక్టోబరు 13: మండంలోని హసపాకొత్తూర్ గ్రామానికి చెందిన బోరిగం గంగధర్ ఇటీవల అనారోగ్యంతో మరణించగ బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ ముత్యాల సునీల్ కుమార్, రాష్ట్ర సహకార చైర్మన్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి తలా 5వేల రూపాయల చొప్పున బాధిత కుటుంబసభ్యులకు ఆర్థికసాయం ప్రకటించగా స్థానిక కాంగ్రెస్ నాయకులు ఆదివారం అందజేశారు. కార్యక్రమంలో కిసాన్ కాంగ్రెస్ నాయకుడు పడిగెల ప్రవీణ్, జిల్లా మైనారిటి నాయకుడు అబ్దుల్ రఫీ, గ్రామ శాఖ అధ్యక్షుడు రేవంతి గంగాధర్, గోపిడి లింగారెడ్డి, ఏనుగు మనోహర్, శ్రీనివాస్, ఎడ్ల శ్రీకాంత్, బద్దం రవి, మోహన్ నాయక్, మహేందర్, శ్రీధర్,ముత్తన్న, ధర్మయ్య, నర్సయ్య , సృజన్, మేకల క్రాంతి, తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

మృతుడి కుటుంబానికి..

భిక్కనూరు, అక్టోబరు 13: మండలంలోని కంచర్ల గ్రామానికి చెందిన మంగలి నారాయణ గత నెలలో రోడ్డుప్రమాదంలో మృతిచెందాడు. ఈ మేరకు మృతుడి కుటుంబం నిరుపేద కుటుంబం కావడంతో ఆదివారం గ్రామానికి చెందిన రుద్రసేన ఫ్రెండ్స్ యూత్ క్లబ్ సభ్యులు రూ.12వేల ఆర్థికసాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఫ్రేండ్ యూత్ క్లబ్ ప్రతినిధులు మాట్లాడుతూ రుద్రసేన ఫ్రేండ్స్ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలను నిర్వహించనున్నామని, గ్రా మంలోని నిరుపేదలకు తాము తోడుగా నిలుస్తామన్నారు. ఈ కార్య క్రమంలో క్లబ్ ప్రతినిధులు పాల్గొన్నారు.

మృతుల కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే

వేల్పూర్, అక్టోబరు13: వేల్పూర్ మండలం మోతె గ్రామానికి చెందిన మాజీజడ్పీటీసీ వసంత్‌గౌడ్ తండ్రి గంగాగౌడ్ రెండు రోజుల క్రితం మరణించారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ఆదివారం మండలంలోని మోతెలోని వారి ఇంటికి వెళ్ళి కుటుంబసభ్యులను పరామర్శించి. ప్రగాఢ సానుభూతి సంతాపాన్ని తెలిపారు. ఎమ్మెల్యే వెంట స్థానిక నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

బాధిత కుటుంబాన్ని..

భీమ్‌గల్‌రూరల్, అక్టోబరు 13: మండలంలోని మెండోర గ్రామానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పోశన్న ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి మృతుని కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆయన వెంట బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దొన్కంటి నర్సయ్య, మాజీ ఎంపీపీ ఆర్మూర్ మహేష్, తదితరులు పాల్గొన్నారు.

గ్రంథాలయ చైర్మన్‌ను కలిసిన కాంగ్రెస్ నాయకులు

రెంజల్,అక్టోబరు 13: జిల్లా గ్రంథాలయ చైర్మన్‌గా ఎంపికైన అంతిరెడ్డి రాజిరెడ్డిని ఆదివారం ఆయన గృహంలో రెంజల్ మాజీ జడ్పీటీసీ నాగభూషణం రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కుర్మె శ్రీనివాస్ శాలువ పూలమాలతో ఘనంగా సత్కరించారు. ప్రతి మండలాన్ని క్లస్టర్‌గా విభజించి గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంజీవ్, తదితరులు పాల్గొన్నారు.


సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న కాంగ్రెస్ నాయకులు

సీఎం రేవంత్‌రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం

ఏర్గట్ల, అక్టోబరు 13: మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద కాంగ్రెస్ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత పదేళ్లలో ఇవ్వలేని డీఎస్సీ ఉద్యోగాలను నేడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందని, దాని పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహిస్తున్నామన్నారు. బీఆర్ఎస్ నాయకులు తప్పుడు ప్రచారాలు మానుకొని ప్రభుత్వం చేస్తున్న జనరంజక పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లారు.ఈకార్యక్రమంలో బాల్కొండ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆడెం గంగాప్రసాద్, జిల్లా జనరల్ సెక్రెటరీ పెద్దిరెడ్డి రవి, మాజీ జడ్పీటీసీ గుల్లె రాజేశ్వర్, రేండ్ల రాజారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ రేండ్లరమేష్, సంజీవ్, కార్యకర్తలు పాల్గొన్నారు.

బైక్‌పై వచ్చి చైన్ స్నాచింగ్

● మూడు తులాల బంగారం అపహరణ

సుభాష్‌నగర్, అక్టోబరు 13: చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. ఒంటరిగా వస్తున్న మహిళలను టార్గెట్‌గా చేసుకొని చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్నారు. నగరంలోని వినాయక్‌నగర్‌లో ఆదివారం ఉదయం గుర్తుతెలియని ముగ్గురు వ్యక్తులు బైక్‌పై వచ్చి ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న మహిళపై ఉన్న బంగారు చైన్‌ను లాక్కొని పారిపోయారు. బాధితురాలు నాల్గవ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా ఫిర్యాదు మేరకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అక్కడ ఉన్న సీసీటీవీ పుటేజీలను పరిశీలిస్తున్నారు.

ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిని కలిసిన బీఆర్ఎస్ నాయకులు


ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డితో బీఆర్ఎస్ నాయకులు

ఏర్గట్ల, అక్టోబరు 13: మండలంలోని దోంచంద గ్రామానికి చెందిన బిఆర్ ఎస్ నాయకులు బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డిని అయన స్వగృహంలో కలిసి దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే విజయదశమి సందర్భంగా దుర్గామాత ఆశీస్సులతో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో తాళ్లరాంపూర్ పీఏసీఎస్ చైర్మన్ పెద్దకాపుల శ్రీనివాస్ రెడ్డి, మాజీ సర్పంచ్ గద్దె గంగాధర్, మాజీ ఉపసర్పంచ్ సోమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, బిఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు రాజేందర్ శ్రీనివాస్, చంద్రశేఖర్‌లు పాల్గొన్నారు.

అనుమానాస్పద స్థితిలో ఒకరి మృతి

నవీపేట,అక్టోబరు 13: మండల కేంద్రానికి చెందిన కొలాస సంజీవ్ కుమార్(50)అనే వ్యక్తి అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు.ఎస్ఐ వినయ్, స్థానికులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. శనివారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి దసరా పండుగ జరుపుకుని రాత్రి 9:30గంటల సమయంలో బయటకు వెళ్లిన సంజీవ్ కుమార్ తిరిగి ఇంటికి చేరుకోలేదు. ఆదివారం ఉదయం సుమారు 10గంటల సమయంలో సంజీవ్ కుమార్ నవీపేటలోని శివాజీ చౌక్ సమీపంలోని కందకుర్తి రోడ్డు వెళ్లే దారిలో కల్వర్టు కింద మృతదేహం లభ్యమైంది. అదే రాత్రి సమీపంలో ఉన్న వెంచర్ స్థలంలో మిత్రులతో కలిసి మద్యం సేవించి ఉంటాడని అనుమానిస్తున్నారు. మృతుడికి భార్య సుమలత, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సంఘటన స్థలాన్ని నిజామాబాద్ నార్త్ రూరల్ సీఐ సతీష్ కుమార్ పరిశీలించారు. డాగ్‌స్వాడ్ సిబ్బంది సంఘటన స్థలంలో ఆధారాలు సేకరించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.

బస్వాపూర్ ప్రభుత్వ పాఠశాలలో గుర్తుతెలియని వ్యక్తుల హల్‌చల్

▸ తలుపులు, కిటికీలు, ఫర్నిచర్ ధ్వంసం

▸ చర్యలు తీసుకోవాలని గ్రామస్థుల డిమాండ్


బస్వాపూర్‌లో పాఠశాల తలుపులు ధ్వంసం చేసిన దృశ్యం


పాఠశాల కిటికీలు పగులగొట్టిన దృశ్యం

భిక్కనూరు, అక్టోబరు 13: భిక్కనూరు మండలంలోని బస్వాపూర్ గ్రామ ప్రభుత్వ పాఠశాలలో గుర్తుతెలియని వ్యక్తులు శనివారం రాత్రి హల్‌చల్ చేశారు. పాఠశాల గది తాళాలను పగులగొట్టి లోనికి చొరబడి కిటికీలను, తలుపులను, భోజనశాలలో ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. ఆదివారం ఉదయం ఈ విషయాన్ని గమనించి పాఠశాల ఉపాధ్యాయులకు, పోలీసులకు సమాచారం అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్థులు మాట్లాడుతూ గ్రామంలో దసరా పండుగ వేడుకల్లో ప్రజలందరూ నిమగ్నమైన వేళ గుర్తుతెలియని వారు పాఠశాలలోకి చొరబడి పాఠశాల గదుల కిటికీ అద్దాలు, తలుపులు, ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. పాఠశాలను ఇటీవలే మాజీ ఎమ్మెల్యే గంపగోవర్ధన్ సహకారంతో అభివృద్ధి చేసుకోవడం జరిగిందని, పాఠశాల ఆస్థిని ధ్వంసం చేసిన వారిని గుర్తించి పోలీసులు కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

మార్కెట్ కమిటీ డైరెక్టర్‌లకు సన్మానం

ఆర్మూర్‌రూరల్, అక్టోబరు 13: ఇటీవల నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్‌లుగా ఎన్నికైన వెంకటేశ్వర్‌రావు, పెంట ఇంద్రు దులను ఆదివారం ఆర్మూర్ పీడబ్ల్యూఆర్ భవన్‌లో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి వినయ్‌కుమార్‌రెడ్డి ఘనంగా సన్మానించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ ఉత్పత్తులను నిజామాబాద్ మార్కెట్ కమిటీకి తరలించిన సందర్భంలో రైతుల సమస్యలను పరిష్క రిస్తూ రైతులకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందించాలని సూ చించారు. ఈ కార్యక్రమంలో నాయకులు దేగం గంగారెడ్డి, పిప్పెర సా యారెడ్డి, ఆర్మూర్ పట్టణ అధ్యక్షుడు సాయిబాబాగౌడ్, పండిత్‌పవన్, తదితరులు పాల్గొన్నారు.

విద్యుదాఘాతంతో యువకుడి మృతి

మాచారెడ్డి, అక్టోబరు 13: మండలంలోని బందరామేశ్వర్‌పల్లి గ్రామానికి చెందిన షినిగిరి రాజేష్(17) మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. శనివారం సాయంత్రం వ్యవసాయ పొలం వద్దకు కోతుల ను వెళ్లగొట్టడానికి వెళ్లి వాటిని తరుముతుండగా వరి పొలంలో ఉన్న 11 కేవీ విద్యుత్ తీగ ప్రమాదవశాత్తు కట్టెకు తగిలి రాజేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని తండ్రి లక్ష్మీనారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.


మృతిచెందిన రాజేష్

పొట్టి శ్రీరాములు పేరు మార్పిడిపై వైశ్యులు పోరాడాలి

● అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ



సమావేశంలో మాట్లాడుతున్న అర్బన్ ఎమ్మెల్యే

నిజామాబాద్ కల్చరల్, అక్టోబరు 13:పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం పేరు మార్పిడిపై ఆర్యవైశ్యులు ముక్తకంఠంతో పోరాడాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ తెలంగాణ వచ్చినప్పటికీ గత ప్రభుత్వం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పేరును కొనసాగించిందని ఇప్పుడు ప్రభుత్వం ఆపేరును తొలగించడం మంచిదికాదని అన్నారు. రాష్ట్రమంతటా ఆర్యవైశ్యులు కలిసికట్టుగా ఈ విషయంపై పోరాడాల్సిన అవసరం ఉందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు కోసం ప్రాణత్యాగం చేసిన పొట్టిశ్రీరాములు ప్రపంచ వ్యాప్తంగా తెలుగు మాట్లాడే ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు. స్వాతంత్ర్య ఉద్యమంలో గాంధీజీతో కలిసి సమావేశాల్లో పాల్గొని ప్రశంసలు అందుకున్న వ్యక్తి అని అన్నారు. ఆర్యవైశ్యులు ఆధ్యాత్మిక, సేవా ధార్మిక కార్యక్రమాల్లో ఎల్లప్పుడూ ముందుంటారని అందుకు నిదర్శనమే జిల్లా కేంద్రంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వినాయక నవరాత్రి ఉత్సవాలు, దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు అని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, సంపత్‌కుమార్, చంద్రశేఖర్, ఎల్.శ్రీనివాస్, మారుతి, డి.శ్రీనివాస్, ఎం.విజయ్, ప్రవీణ్‌కుమార్, ఎస్.విజయ్, పట్టణ సంఘ, అనుబంధ సంఘ సభ్యులు, పాల్గొన్నారు.

ఐర్లాండ్‌లో బతుకమ్మ సంబరాలు



ఐర్లాండ్‌లో బతుకమ్మ ఆడుతున్న ఆర్మూర్ డివిజన్ ప్రవాస భారతీయ మహిళలు

వేల్పూర్, అక్టోబరు13: ఐర్లాండ్ తెలంగాణ కమ్యూనిటీ అసోసియేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఐర్లాండ్‌లోని వివిధ ప్రాంతాలలో స్థిరనివాసం ఏర్పర్చుకున్న తెలంగాణకు చెందిన కుటుంబాల వారు ప్రత్యేకంగా సంతరించుకున్న బతుకమ్మ సంబరాలను వారి వారి ప్రాంతాల్లో జరుపుకున్నారు. ఐర్లాండ్‌లోని తెలంగాణ కమ్యూనిటీహాల్‌లో ప్రత్యేకంగా వివిధ రకాల పూలతో తయారు చేసిన బతుకమ్మలను ప్రత్యేక పూజలు నిర్వహించి బతుకమ్మ ఆటపాటలతో దండియాతో ఆటపాటలు చేస్తూ జరుపుకున్నట్టు ప్రవాస భారతీయురాలు వేల్పూర్ మండలం అంకాపూర్ గ్రామానికి విశాలరెడ్డి తెలిపారు. ఈ బతుకమ్మ వేడుకలను ఆర్మూర్ ప్రాంతాలకు చెందిన ప్రవాస భారతీయులు పాల్గొని వేడుకలను ఘనంగా నిర్వహించారు.

● బతుకమ్మ సంబరాల్లో ఈరావత్రి అనిల్

మెండోర,అక్టోబరు 13: మండల కేంద్రంలో బతుకమ్మ సంబరాల్లో రాష్ట్ర ఖనిజ అభివృద్ధి సంస్థ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్ పాల్గొన్నారు. ఈ సంబర్భంగా బతుకమ్మలు నిమజ్జన యాత్రలో పాల్గొని మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. అనంతరం దుర్గాదేవి నిమజ్జన శోభాయాత్రలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.కార్యక్రమంలో వేల్పూర్ మార్కెట్ కమిటీ చై ర్మన్ కొత్తంటి ముత్యంరెడ్డి, వైస్‌చైర్మన్ గడ్డంనర్సారెడ్డి, బాల్కొండ,ముప్కాల్ మండల పార్టీల అధ్యక్షులు వెంటేష్‌గౌడ్,ముత్యంరెడ్డిలు తదితరులు పాల్గొన్నారు.

ఆకుల లలితను కలిసిన కేశవేణు

నిజామాబాద్ అర్బన్, అక్టోబరు 13:నుడా చైర్మన్‌గా నియమితులైన నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కేశవేణు ఆదివారం మాజీ ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యే ఆకుల లలిత దంపతులను నిజామాబాద్‌లోని వారి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నుడా చైర్మన్‌గా తన నియామకానికి కృషి చేసిన ఆకుల లలిత దంపతులకు ధన్య వాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆకుల లలిత దంపతులు కేశవేణును ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్ర మంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అమర్‌రావు పాల్గొన్నారు.



కేశవేణును సన్మానిస్తున్న ఆకుల లలిత దంపతులు

జిల్లా అంతటా ఘనంగా దసరా వేడుకలు



ఆయుధ పూజలో పాల్గొన్న సీపీ



జంబీ హనుమాన్ ఆలయంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే రాకేష్‌రెడ్డి



ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డిని కలిసిన రావుట్ల గ్రామస్థులు



వేల్పూర్‌లో ..

జిల్లా అంతటా ప్రజలు శనివారము విజయదశమి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. నూతన దుస్తులు ధరించి సాయంత్రం గ్రామ శివారు లోని జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఒకరి నొకరు బంగారం ఇచ్చిపుచ్చుకొని దసరా శుభాకాంక్షలు తెలుపుకున్నారు. బంధు మిత్రులతో కలిసి విందు భోజనాలు ఆరగించారు. అలా గే జిల్లాలోని ఉన్నతాధికారులు, సీపీ ఆయుధ పూజలో పాల్గొని,ఎమ్మెల్యేలు దరసా వేడుకల్లో కార్యకర్తలతో పాల్గొన్ని, జిల్లాలోని వివిధ డివిజన్లలో మండల, గ్రామాల్లో దసరా సంరాలు అంబరాన్ని అంటాయి. చిన్న, పెద్ద, వృద్ధులు, మహిళలు ఎంతో ఆనందోత్సవాలతో దసరా సంబరాలు నిర్వహించారలు. మిత్రులతో, గ్రామస్తులతో అలయ్‌బలయ్ తీసుకుంటు ఎంతో ఆనందంగా గడిపారు.

నిజామాబాద్ కల్చరల్, అక్టోబరు 13:నగరంలోని కస్బాగల్లీలోగల ఆర్య సమాజ్‌లో విజయదశమి వేడుకలు ఘనంగా సాగాయి. వేడుకల్లో భాగంగా శనివారం వేదమంత్రాలతో పర్వవిశేష హోమము, ధ్వజా రోహణం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్యసమాజ్ ఆధ్వర్యంలో ప్రతియేటా పండుగలు, పర్వదినాల్లో ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం చాలా సంతోషించదగిన విషయమన్నారు. అనంతరం సాయంత్రం ఆర్యస మాజ్ నుంచి విజయదశమి ధ్వజంతో ఊరేగింపును నిర్వహించారు. ఊరేగింపు సిర్నాపల్లి గడీ, గోల్‌హనుమాన్, పూలాంగ్ చౌరస్తా మీదుగా వినాయక్‌నగర్ వరకు సాగింది. ఊరేగింపు దారి పొడవున కర్రసాము, కోలాట విన్యాసాలు ఆకట్టుకున్నాయి.



మెండోరాలో పల్లకీలో గజ్జెల గుర్రంను ఊరేగిస్తున్న భక్తులు



భీమునిగుట్ట వద్ద శమీ వృక్షానికి పూజలు చేస్తున్న దృశ్యం



ఆర్మూర్‌లో రావణ దహనం చేస్తున్న దృశ్యం



డిచ్‌పల్లిలో ఎమ్మెల్యేకు దసరా శుభాకాంక్షలు తెలుపుతున్న నాయకులు



రామడుగులో జమ్మి చెట్టుకు పూజ చేస్తున్న గ్రామస్థులు



ఆర్యసమాజ్ ఆధ్వర్యంలో ధ్వజారోహణం చేస్తున్న దృశ్యం



చంద్రయాన్‌పల్లిలో శమీ వృక్షానికి పూజలు నిర్వహిస్తున్న దృశ్యం



సిర్నాపల్లి గడీ వద్ద సార్వజనిక్ కమిటీ ఊరేగింపు



బోధన్ ఆర్యసమాజ్ వద్ద శమీవృక్ష పూజల దృశ్యం

స్వగ్రామానికి చేరిన గల్ఫ్ కార్మికుడి మృతదేహం

ఇందల్వాయి, అక్టోబరు 13: గల్ఫ్‌లో మృతి చెందిన నల్లవెల్లి గ్రామానికి చెందిన శంకర్ మృతదేహాన్ని స్వగ్రామానికి పంపించినందుకు బెహరన్ తెలుగు కళాసమితి వారికి ధన్యవాదాలు తెలిపారు. గత వారం రోజుల క్రితం ఇందల్వాయి మండలంలోని నల్లవెల్లి గ్రామానికి చెందిన శంకర్ అనారోగ్యం పాలై ఆసుపత్రిలో మృతిచెందగా మృతదేహాన్ని భారతదేశానికి పంపించేందుకు అయ్యే ఖర్చు సుమారు రూ.2లక్షల వరకు బెహరన్‌లోని ఇండియన్ ఎంబసి మంజూరు చేసిందని ఈనెల 13వ తేదీన ఉదయం శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకోవడంతో మృతదేహాన్ని పంపడానికి కావాల్సిన అన్ని వివరాలు సమకూర్చి అధికారులను ఒప్పించడంలో కీలకపాత్ర పోషించిన బెహరన్ తెలుగు కళాసమితి సభ్యుడు నేముల మురళి ప్రత్యేక భూమిక పోషించారని, ప్రవాస భారతీయుల హక్కుల సంక్షేమ వేదిక అధ్యక్షుడు కోటపాటి నర్సింహా నాయు డులకు ధన్యవాదాలు తెలిపారు. శంకర్ మరణించిన విషయం తెలిసిన వెంటనే సంప్రదించి కోటపాటి దృష్టికి తేవడంతో బెహరన్ తెలుగు కళాసమితి మృతుని కుటుంబానికి అండగా నిలిచిందని కోటపాటి నర్సింహానాయుడు చొరవతో తెలంగాణ ప్రభుత్వ సహకారంతో శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి నల్లవెల్లి గ్రామం వరకు ఉచిత అంబులెన్స్ సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. గల్ఫ్ కార్మికుల కుటుంబాలను ఆదుకోవడానికి ఉద్దేశించి గల్ఫ్ దేశాల్లోని ఏడు దేశాల్లో చనిపోయిన వారికి వర్తించేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన గల్ఫ్ ఎక్స్‌గ్రేషియా నుండి రూ.5లక్షల చెల్లించే నిర్ణయాన్ని అభినందిం చారు. అదే విధంగా ఇతర దేశాలకు జీవో ఎంఎస్ నెంబర్ 205, 206లను వర్తింపజేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు కోట పాటి తెలిపారు.



కోటపాటికి ధన్యవాదాలు తెలుపుతున్న బాధిత కుటుంబ సభ్యులు

ఘనంగా సిక్కుల దసరా వేడుకలు

నిజామాబాద్ కల్చరల్, అక్టోబరు 13:దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని గురుద్వార్ కమిటీ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. నగరంలోని గురుద్వార్ నుంచి గురుగ్రంధీలను పూజారులు శోభాయాత్ర నిర్వ హించారు. గురుగ్రంధీలను గురుద్వార్ నుంచి బ్రహ్మపురి, వర్నిచౌరస్తా మీదుగా ఇంద్రాపూర్ వరకు ఊరేగింపు జరిపారు. ఇంద్రాపూర్‌లోని సిక్కుల పవిత్ర స్థలంలో ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. శోభాయాత్రలో సిక్కులు కర్రలు, కత్తులతో చేసిన విన్యాసాలు ఆకటుకున్నాయి. భజనలు, గురుగ్రంధుల పఠనంతో శోభాయాత్ర అంగరంగ వైభవంగా సాగింది. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో సిక్కు మహిళలు, భక్తులు పాల్గొన్నారు.



గురుగ్రంధీల ఊరేగింపు

బోధన్‌లో కత్తిపోట్ల కలకలం

● ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలు

బోధన్‌రూరల్,అక్టోబరు 13: బోధన్ పట్టణంలోని గాంధీనగర్‌లో శనివారం ఉదయం యువకుల మధ్య కత్తిపోట్ల ఘటన చోటుచేసుకుంది. బోధన్ పట్టణ సీఐ వెంకట నారాయణ తెలిపిన వివరాల ప్రకారం ఈ ఘటన పట్టణంలో కలకలం సృష్టించింది. శనివారం ఉదయం గాంధీనగర్ కాలనీకి చెందిన ఆసిఫ్, రెహాన్, జావీద్ అనే యువకులు వీధిలో మాట్లాడుకుంటూ కూర్చుండగా అటు వైపుగా వెళ్తున్న మన్సూర్ అనే వ్యక్తి తననే ఉద్దేశించి మాట్లాడుతున్నారన్న అనుమానంతో వీరిరువురిపై కత్తితో దాడి చేశాడు. మన్సూర్‌తో పాటుఅతని సోదరులు సైతం కత్తిపోట్ల ఘటనలో పాల్గొన్నారన్నారు. గాయాల పాలైన రెహాన్, జావీద్, ఆసిఫ్‌లను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించామన్నారు. అజీమొద్దీన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపడుతున్నామన్నారు.

మోర్తాడ్‌లో ఒకరి ఆత్మహత్య

మోర్తాడ్,అక్టోబరు13: మండ ల కేంద్రానికి చెందిన నూతికట్టు వెంకటేష్(50)అనేవ్యక్తి ఉరేసు కొని ఆత్మహత్య చేసుకున్నట్టు ఎస్సై విక్రం తెలిపారు.మృతుని కి ఆరోగ్యం బాగలేక పోవడం వల్ల, భార్యతో గొడవలు జరగడంతో మనస్థాపానికి గురై జీవితంపై విరక్తి చెంది ఊరేసుకొని మృతి చెందాడని ఎస్సై తెలిపారు. భార్య సుగుణ ఫిర్యా దు మేరకు కేసు నమోదు చేసి శవాన్ని పోస్టుమార్టంకు తరలించి దర్యాప్తు నిర్వ హిస్తున్నట్టు ఎస్సై విక్రం తెలిపారు.



పంచనామా నిర్వహిస్తున్న ఎస్సై విక్రం

వేంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం

డిచ్‌పల్లి, అక్టోబరు 13: మండలంలోని 7వ పోలీస్ బెటాలియన్ వేంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. మొదటి రోజు స్వస్తిపుణ్యావచనం, రక్షబంధనము, దీక్షా స్వీకరణ, మృత్యంగ్రమహనము, అంకురార్పణం, మండప పూజ, హారతి మంత్ర పుష్పము, పూజలు స్వామి వారికి నిర్వహించారు. అనంతరం తీర్థప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. నేడు గరుడు ప్రతిష్టశాల ప్రవేశము, హోమకుంభ స్థాపన పూజలు జరుగుతాయని పురోహితులు తెలిపారు.

రైతుల సంక్షేమమే ప్రభుత్వం లక్ష్యం

● రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్‌రెడ్డి



కిసాన్ మిలాప్ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు

ఆర్మూర్‌రూరల్, అక్టోబరు13: రైతుల సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వెళ్తుందని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్‌రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన అన్నదాతల ఆత్మీయ కలయిక (కిసాన్ మిలాప్) కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కిసాన్ మిలాప్ సమావేశానికి మార్క్‌ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి, తెలంగాణ కోపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్‌రెడ్డి, రాష్ట్ర ఖనీజాభివృద్ధి సంస్థ చైర్మన్ ఈరవత్రి అనిల్, ఆర్మూర్, బాల్కొండ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గాల ఇన్‌చార్జీలు వినయ్‌రెడ్డి, ముత్యాల సునీల్‌కుమార్‌లు హాజరయ్యారు. ఈ సందర్భంగా అన్వేష్‌రెడ్డి మాట్లాడుతూ రైతులతో మమేకమై తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. రైతుల పక్షాన నిలుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి సీఎం రేవంత్‌రెడ్డికి అండగా ఉండాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా పార్లమెంటరీ అధ్యక్షుడు దేగాం యాదాగౌడ్, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి, సీపీఐఎంఎల్ మాస్‌లైన్ నాయకులు వి.ప్రభాకర్, దేవారాం, మార చంద్రమోహన్, వెంకట్రాంరెడ్డి, రైతులు పాల్గొన్నారు.

చికెన్ ధరలు



రకం	: లైవ్	విత్‌స్కిన్	స్కిన్‌లెస్
సుగుణ (కిలో)	: రూ.95	రూ.220	రూ. 240
వెన్‌కాబ్(కిలో)	: రూ.100	రూ.225	రూ. 250



బంగారం ధరలు



బిస్కెట్ (10 గ్రా.)	ఆర్నమెంట్(10 గ్రా.)	వెండి(10 గ్రా.)
రూ.78700	రూ.72000	రూ.960

సినిమా గైడ్ నిజామాబాద్

పీవీఆర్ మల్టీప్లెక్స్.. వేణుమాల్

స్క్రీన్-1 : విశ్వం (9.20)
: విట్టయ్యన్ (12.35)
: దేవర (4.05)
: జనక అయితే జనక (7.40, 10.40)
స్క్రీన్-2 : జనక అయితే జనక (10.10, 4.10)
: మా నాన్న సూపర్ హీరో (1.10)
: విశ్వం (7.15, 10.30)
స్క్రీన్-3 : విక్కీ విద్య కా ఓ వాలా వీడియో (హిందీ) (10.05)
: మార్టిన్ (1.25)
: వెట్టయ్యన్ (4.30, 10.50)
: మా నాన్న సూపర్ హీరో (8.00)
స్క్రీన్-4 : జిగ్రా (9.25, 4.15)
: విశ్వం (12.55)
: మార్టిన్ (7.35)
: విక్కీ విద్య కా ఓ వాలా వీడియో (హిందీ) (10.40)



ఉషాప్రసాద్ మల్టీప్లెక్స్..

స్క్రీన్-1 : విశ్వం (10.30, 4.10, 10.35)
: జనక అయితే జనక (1.30)
: దేవర (7.25)
స్క్రీన్-2 : జిగ్రా (హిందీ) (10.30, 1.30, 10.20)
: మా నాన్న సూపర్ హీరో (4.30)
: జనక అయితే జనక (7.30)
స్క్రీన్-3 : విట్టయ్యన్ (10.20, 1.25, 4.30, 7.35, 10.40)

దేవి : మార్టిన్ (11.15, 2.15, 6.15, 9.15)
నటరాజ్ : విశ్వం (11.15, 2.15, 6.15, 9.15)
విజయ్ : వెట్టయ్యన్ (11.15, 2.15, 6.15, 9.15)
లలితామహల్ : దేవర (11.15, 2.15, 6.15, 9.15)

- నిజామాబాద్ అర్బన్